క్లుప్తంగా

కాంతమ్మతల్లి ఆరాధన మహోత్సవం రేపు

పొదలకూరు: మండలంలోని ఇనుకుర్తిలో గల అవధూత కాంతమ్మతల్లి ఆశ్రమ 25వ ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించనున్నామని పీఠాధిపతి నాగసుబ్బారెడ్డిస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇనుకుర్తి, ముదిగేడు, దేగపూడి మీదుగా గ్రామోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నామని చెప్పారు. అఖండ భజనలను మంగళవారం ఉదయం ఆరు నుంచి నిర్వహించనున్నామని, భక్తులు తరలిరావాలని కోరారు.

ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన



నేత్ర పరీక్షలు చేస్తున్న వైద్యులు

నెల్లూరు(అర్బన్): నగరంలోని ముత్తుకూరు రోడ్డు, ఆకుతోటలో ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు భవనంలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. రోగులు పెద్ద సంఖ్యలో వైద్యసేవలు పొందారు. విజయవాడ నుంచి వచ్చిన క్లబ్ పూర్వపు గవర్నర్లు గోపినాథ్, దుర్గామల్లేశ్వరరావు పోర్టబుల్ దంత యూనిట్‌ను ప్రారంభించారు. రోగులకు మందులు ఉచితంగా అందచేశారు. క్లబ్ సేవలను కొనియాడారు.

ఉపాధ్యాయులకు సన్మానం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు నరసింహమూర్తి, ఎం మాధవి, దేవదాసు, టైలరింగ్ టీచర్ వసుంధర, తదితరులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మారుతీప్రసాద్, చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏటా గురువులను సెప్టెంబర్ మొదటి ఆదివారం సన్మానిస్తున్నామని తెలిపారు. క్లబ్ తరుపున ప్రతి నెలా మొదటి ఆదివారం ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కంటి ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయిస్తున్నామన్నారు. గురుపూజోత్సవ వేడుకల్లో లయన్స్‌క్లబ్ మహిళా వింగ్ సేవా ప్రియ అధ్యక్ష, కార్యదర్శులు అనూరాధ, శిరీష, కోశాధికారి యశోద, పూర్వపు జిల్లా గవర్నర్లు అమృతవల్లి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు



మాట్లాడుతున్న ఎన్వీ రమణయ్య

నెల్లూరు (టౌన్): నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో 11 విభాగాల్లో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. రామచంద్రారెడ్డి ఆస్పత్రి వైద్యులు ఎన్వీ రమణయ్య పోటీలను ప్రారంభించారు.విజేతలకు జిల్లా మహాసభల్లో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలని, సాంస్కృతిక రంగం ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేషు, చలపతిశర్మ, కోశాధికారి మురళీధరరావు, సాంస్కృతిక కమిటీ బాధ్యులు పార్వతీశం, గోపినాథ్, విజయ కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

నిత్యావసరాల పంపిణీ

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైకాస్‌రోడ్‌లోని వియాని హోమ్‌లోని పేద విద్యార్థులకు నిత్యావసరాలను ఆదివారం పంపిణీ చేశారు. అసోసియేషన్ సెక్రటరీ స్వర్ణ రమేష్‌బాబు తల్లి జయలక్ష్మి ద్వితీయ వర్ధంతి సందర్భంగా నిత్యావసరాలను వితరణ చేశారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్రరెడ్డి, సభ్యులు చింతల అమరేంద్రరెడ్డి, బెజవాడ సునీల్, రాఘవేంద్ర, నలుబోలు బలరామయ్య నాయుడు, గోపీనాథ్, పొన్నం రవిచంద్ర, సుబ్బారామిరెడ్డి, స్వర్ణ సురేష్ బాబు, స్వర్ణ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

వెటరన్ క్రీడాకారిణికి సన్మానం



నెల్లూరు (టౌన్): మాగుంటలేవుట్‌లోని విశ్వసాయి ఎస్సార్‌కే స్కూల్‌లో వెటరన్ క్రీడాకారిణి లక్ష్మీసుహాసినిని నవ్యాంధ్ర రచయిత్రుల సంఘ అధ్యక్షురాలు సుభద్రాదేవి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మానగ్రహీత మాట్లాడుతూ ఏ వయస్సులోనైనా కఠోర శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా విజయాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సందడి అరుణ, తోట సులోచన, కరుణశ్రీ, నాగేశ్వరమ్మ, కృష్ణవేణి, లలితసుందరి పాల్గొన్నారు.

ప్రాధాన్యమున్నా.. పట్టించుకోరా..?

- పైడేరుపై ప్రమాదభరితంగా బ్రిడ్జి
- మూడు మండలాలను కలిపే లింక్ రోడ్డు
- పునర్నిర్మాణం దిశగా చర్యలు చేపట్టని అధికారులు
- ప్రతిపాదనలతోనే సరి



గండవరం - పెయ్యలపాళెం మధ్య ప్రమాదభరితంగా వంతెన

కొడవలూరు: ఎంతో ప్రాధాన్యమున్న వంతెన విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకొని ప్రమాదభరితంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వంతెన కూలితే మూడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. వరదలొచ్చి హైవేపై కమ్మపాళెం వద్ద పైడేరుపై ఉన్న వంతెన ముంపునకు గురైతే ప్రత్యామ్నాయ మార్గం లేక రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోతుంది. ఇంతటి కీలకమైన వంతెన 40 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్నా, పట్టించుకునే వారే కరువయ్యారు.

బ్రిటిష్ హయాంలో నిర్మాణం

మండలంలోని గండవరం, పెయ్యలపాళెం మధ్య లింక్ రోడ్డులో పైడేరు డ్రెయిన్‌పై వంతెనను బ్రిటిష్ హయాంలో నిర్మించారు. ఈ వంతెనకు ఇరువైపులా గోడలను నిర్మించకుండా, చిన్నపాటి ఇనుప చువ్వలనే ఏర్పాటు చేశారు. వంతెన వెడల్పు తక్కువగా.. ఒక పెద్ద వాహనం మాత్రమే వెళ్లేలా నిర్మించారు.

ఎంతో ప్రాధాన్యం

ఈ లింక్ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కొడవలూరు, విడవలూరు, దగదర్తి మండలాలను దగ్గరి మార్గంలో కలిపేందుకు ఇది దోహదపడుతోంది. కోవూరు మండలం పాటూరు మీదుగా.. కొడవలూరు మండలం యల్లాయపాళెం, దాసరిపాళెం, కొత్తవంగల్లు రోడ్డు, సంగాయపాళెం, గండవరం, పెయ్యలపాళెం మీదుగా.. దగదర్తి మండలం ఊచగుంటపాళెం, తడకలూరు, దగదర్తి మీదుగా సున్నపుబట్టి వద్ద హైవేను కలుపుతుంది. ఈ లింక్ రోడ్డును మినీ హైవేగా స్థానికులు అభివర్ణిస్తుంటారు.

ప్రమాదభరితంగా..

గండవరం, పెయ్యలపాళెం మధ్య వంతెనను సుమారు 80 ఏళ్ల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరింది. వరి కోతల సమయంలో ధాన్యం లారీలు ఈ వంతెన మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ సమయంలో కూలిపోతుందేమోనని పలువురు ఆందోళన చెందుతుంటారు. వంతెనపై నిర్మించిన రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది. గతంలో ఓ ధాన్యం ట్రాక్టర్ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, ధాన్యం పూర్తిగా నీళ్ల పాలు కావడంతో పాటు ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతినింది. ఈ ఉదంతం అనంతరం సైతం సంబంధిత అధికారులు వంతెనపై దృష్టి సారించడం లేదు.

హైవేకు ప్రత్యామ్నాయమైనా నిర్లక్ష్యమే

హైవేపై కొడవలూరు మండలం కమ్మపాళెం వద్ద పైడేరుపై వంతెనను నిర్మించి ఉన్నారు. వరదలొస్తే ఈ వంతెన ముంపునకు గురవుతుంది. 2021 నవంబర్‌లో వరదలొచ్చిన సమయంలో ఈ వంతెనపై నుంచి వరద ప్రవహించింది. నీరు తగ్గుముఖం పట్టేంత వరకు ఇక్కడ రాకపోకలు సాగలేదు.

రైతులకూ ఇక్కట్లే

పైడేరు కాలువ డ్రెయిన్‌గానే కాకుండా సాగునీటి కాలువగానూ ఉపయోగపడుతోంది. అల్లూరు మండలంలోని ఆయకట్టుకు పైడేరు నుంచే నీరందుతుంది. కొడవలూరు మండలంలోని సుమారు వెయ్యి ఎకరాలకు సైతం దీని ద్వారానే సాగునీరందుతుంది. గండవరం, పెయ్యలపాళెం, కమ్మపాళెం వద్ద గల వంతెనలు కూలితే, కొడవలూరు మండలంలో దిగువనున్న ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోతుంది. ఒక వేళ ఇదే జరిగితే రైతులు పంటను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

ప్రతిపాదనలతో సరి

పైడేరు పొలాల్లోని ఫులక నీటిని సముద్రానికి తరలించే డ్రెయిన్ కావడంతో దీని నిర్వహణను ఇరిగేషన్ శాఖలోని డ్రెయిన్స్ విభాగం వారు పర్యవేక్షిస్తారు. అయితే వారు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైడేరులో గతంలో ట్రాక్టర్ పడిపోయిన సమయంలో వంతెనను పునర్నిర్మించాలని రైతులు కోరారు. ప్రతిపాదనలను పంపామని, త్వరలోనే నిర్మిస్తామని వారు చెప్పినా, నేటికీ కార్యరూపం దాల్చలేదు.



పైడేరు డ్రెయిన్

త్వరగా పునర్నిర్మించాలి



గండవరం, పెయ్యలపాళెం మధ్య పైడేరుపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీనికి మరమ్మతులు చేయడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు. పూర్తిగా తొలగించి పునర్నిర్మిస్తే ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరగా నిర్మించాలి.

– పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, రైతు, పెయ్యలపాళెం

దిగువ ఆయకట్టుకు ఇబ్బందే



పైడేరుపై నిర్మించిన రెండు వంతెనల్లో ఏది కూలినా దిగువనున్న ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోతుంది. 2015లో వచ్చిన వరదలకు దామేగుంట, కొండాయపాళెం వద్ద పైడేరుపై నిర్మించిన వంతెన కొట్టుకుపోయి అల్లూరుకు రాకపోకలు రెండు నెలల పాటు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న వంతెన స్థానంలో కొత్త దాన్ని నిర్మించాలి.

– శ్రీనివాసులురెడ్డి, రైతు, గండవరం

వైఎస్సార్ వర్ధంతి నేడు

విడవలూరు: స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని, దీనికి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూండ్ల అచ్యుత్‌రెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

కొడవలూరు: దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను మండలంలోని నార్తురాజుపాళెంలో నిర్వహించనున్నామని పార్టీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య తెలిపారు. వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు నివాళులర్పించనున్నారని వివరించారు.

పొదలకూరు: దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించనున్నామని పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి తెలిపారు. నివాళులర్పించిన అనంతరం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నామని, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.

బైక్‌ను ఢీకొన్న బస్సు

- ఇద్దరికి గాయాలు



ముత్తుకూరు: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు బయల్దేరింది. ఈ క్రమంలో ముత్తుకూరు నుంచి బైక్‌పై నెల్లూరు వైపు బయల్దేరిన మదన్, మురుగన్‌ను లింగాయపాళెం వద్ద బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉన్న మదన్‌ను ఆస్పత్రిలో చేర్చుకోలేదని సమాచారం. ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి



తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

పొదలకూరు: పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన ర్యాలీని పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దశరథరాములు మాట్లాడారు. పాత ఓపీఎస్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్ మాట్లాడారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘ జిల్లా కౌన్సిలర్ హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

జింకలను తప్పించబోయి..

- అదుపుతప్పిన కారు
- వ్యక్తికి గాయాలు



పొదల్లోకి దూసుకెళ్లిన కారు

వెంకటాచలం: రోడ్డు దాటుతున్న జింకలను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఇస్కపాళేనికి చెందిన వల్లూరు బాబుల్‌రెడ్డి నెల్లూరు నుంచి కారులో గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో తిక్కవరప్పాడు సమీపంలో అకస్మాత్తుగా మూడు జింకలు రెప్పపాటులో రోడ్డు దాటడంతో కారు అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో కారు అద్దాలు పగలడంతో బాబుల్‌రెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం 108లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉచిత నేత్ర వైద్యశిబిరం



విడవలూరు: కంటి చూపును అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని మనసేవా సంస్థ వ్యవస్థాపకుడు దేవళ్ల శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నేత్ర వైద్యశిబిరాన్ని విడవలూరు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 180 మందికి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశామని చెప్పారు. కంటి చూపు సక్రమంగా లేని 30 మందిని గుర్తించామని, నెల్లూరులోని మోడరన్ ఐ ఆస్పత్రిలో వీరికి ఆపరేషన్లను చేయించనున్నామని చెప్పారు. దేవళ్ల గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణుడికి విశేష పూజలు



పొదలకూరు: కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మండలంలోని నావూరులో విశేష పూజలను ఆదివారం నిర్వహించారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర ఆశీస్సులతో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నామని గ్రామ కమిటీ పేర్కొంది.

కామాక్షితాయి సేవలో..



బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలో వెలసిన మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారిని నెల్లూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తేజోవతి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈఓ ఆర్వాభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పూజలను నిర్వహించారు. శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

గ్రామదేవతలకు పూజలు



మనుబోలు: మనుబోలు గ్రామదేవతలు మనుబోలమ్మ, నాగార్పమ్మకు ప్రత్యేక పూజలను ఆదివారం నిర్వహించారు. పూజా కార్యక్రమాలను అర్చకుడు ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో జరిపారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి దేవతలను దర్శించుకుని సలిపిండి, పానకాలను నైవేద్యంగా సమర్పించారు. ఉభయకర్తలుగా పోలంరెడ్డి హరనాథ్‌రెడ్డి, హారిక వ్యవహరించారు.

పల్లెల్లో విషజ్వరాలు



పొదలకూరు సీహెచ్‌సీకి వచ్చిన జ్వరపీడితులు

పొదలకూరు: మండలంలోని పల్లెలు విషజ్వరాల బారిన పడ్డాయి. దుగ్గుంట, నరసింహకండ్రిక తదితర గ్రామాల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయి. పల్లెల నుంచి ప్రజలు సీహెచ్‌సీ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోనూ అక్కడక్కడా ఇదే పరిస్థితి. వాతావరణ మార్పులతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు.

డెంగీపై జాగ్రత్తగా ఉండాలి



డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వారం పాటు జ్వరం తగ్గకపోతే వెంటనే ర్యాండమ్ టెస్ట్‌లు చేస్తాం. వైరల్ ఫీవర్ వచ్చినా రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. డెంగీ వస్తే ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందితే తగ్గిపోతుంది. సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు వస్తుంటాయి. ఫీవర్ సర్వేను మండలంలో చేయిస్తున్నాం. ప్రాణాంతక జ్వరాలు ఎక్కడా నమోదు కాలేదు.

– నరసింహరావు, పీహెచ్‌సీ వైద్యాధికారి, మహ్మదాపురం .

కేజీవీల్స్‌తో రోడ్లు ధ్వంసం



తారు రోడ్డుపైనే వెళ్తున్న కేజీవీల్స్



దెబ్బతిన్న రోడ్డు

- పట్టించుకోని అధికారులు

పొదలకూరు: ప్రజాధనంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం నిర్మిస్తున్న రహదారులు కొందరి నిర్లక్ష్యం కారణంగా దెబ్బతింటున్నాయి. వీరి చర్యలతో కొంతకాలానికే తుక్కుతుక్కవుతున్నాయి. ధ్వంసమైన రోడ్లను నిర్మించేందుకు సమయం పడుతుండటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాగాణి పొలాలను చదును చేసే కేజీవీల్స్‌తో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి కేజీవీల్స్‌ను ట్రాక్టర్ ట్రక్‌లో తీసుకెళ్లి.. మాగాణి పొలాల్లో సేద్యం పనులు పూర్తయ్యాక ఈ విధంగానే తరలించాలి. అయితే కొందరు రైతులు ఇష్టానుసారంగా ఇళ్ల నుంచి ఇనుప చక్రాలను ట్రాక్టర్ ఇంజిన్లకే తగిలించుకొని తారురోడ్లపై పొలాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా రోడ్లు పాడైపోతున్నాయి. ఇనుప చక్రాల బరువు, ఒత్తిడితో రోడ్లపై కంకర తేలిపోతోంది. ఈ క్రమంలో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రయాణించేందుకు వీల్లేకుండా మారుతోంది. కేజీవీల్స్‌ను పక్కా రోడ్లపై తిప్పకూడదనే నిబంధనలు ఉన్నా, ఎక్కడా అమలుకావడంలేదు. వీటిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొదలైన వినాయక చవితి సందడి



కొడవలూరు: నార్తురాజుపాళెం మీదుగా తరలిస్తున్న వినాయక ప్రతిమ



మనుబోలు: గమళ్లపాళెం సెంటర్‌లో సిద్ధం చేస్తున్న మండపం

కొడవలూరు: గ్రామాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. పండగను గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి ఐదు నుంచి తొమ్మిది రోజుల వరకు ఉత్సవాలను నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లోనైతే పోటీపడి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి ప్రతిష్ఠించేందుకు గ్రామాలకు తరలిస్తున్నారు. యువకుల సందడితో కోలాహలం నెలకొంటోంది.

మనుబోలు: వినాయక చవితికి మనుబోలు మండల కేంద్రంలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కూడళ్లలో గణేశ్ విగ్రహాల ఏర్పాటు కోసం మండపాలను సిద్ధం చేస్తున్నారు. మనుబోలులోని వివిధ కూడళ్లలో ఏటా సుమారు 25 వినాయక విగ్రహాలను నెలకొల్పుతారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు 150 విగ్రహాల వరకు ఏర్పాటు చేస్తారు. ఐదు నుంచి 15 అడుగుల ఎత్తయిన విగ్రహాలను ఏర్పాటు చేసి మండపాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.